Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 74

(Mar. 19, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 74

(Mar. 19, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486

4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 19–3–47 బుధవారం [సంచిక 74

[illegible]దెన్యూ విడుదల

బెజవాడ, మార్చి 17

కామ్రేడ్ టి. వి. చలపతి (భీమవరం) 16 వ తేదీన మద్రాసు పెనిటెన్షియరీ నుండి విడుదల చేయబడ్డారు.

ఈయనను జనవరి 23 న 'ప్రజారక్షణ' ఆర్డినెన్సు క్రింద అరెస్టుచేసి వేలూరు జైలులో డిటెన్యూగా ఉంచారు. ఈయన విడుదలయై నేడు బెజవాడ వచ్చారు.

మార్చి 20 న చిన[illegible]రాలకు ప్రపంచ యువజననాయకుల రాక

ప్రపంచ యువజనసమితి ప్రతినిధులు [illegible] మార్చి 20 వ తేదీ ఉదయం వస్తారు. ([illegible] చేరుకుంటారు.) రాత్రి మహాసభ కార్య[illegible] ఉపన్యసిస్తారు. యువకులు, ప్రజలు [illegible] ఉపన్యాసాలకు దయచేయ ప్రార్థన. [illegible] కూడా ఉంటాయి.

ఆహ్వానసంఘం

షరా: చినవోగిరాల ఉయ్యూరుదగ్గర [illegible] రోడ్డుమీద ఉంటుంది.

డిటెన్యూలపై నేరారోపణ పత్రాలు వెంటనే ప్రకటించాలి

ఆ నేరాలేమిటో ప్రజలను తెలిసికోనీయండి

కామ్రేడ్ పిల్లలమర్రి ప్రకటన

మద్రాస్, మార్చి 16

కామ్రేడ్ పిల్లలమర్రి వెంకటేశ్వర్లు ఎమ్. ఎల్. ఏ. గారు ఈ దిగువ ప్రకటన చేస్తున్నారు.

"ఈ నెల 14 వ తేదీన వేలూరు జైలులో డిటెన్యూలుగా వున్న కామ్రేడ్ ఎస్. కె. కృష్ణన్, ఇ. ఎమ్. ఎస్. నంబూద్రిపాద్, ఎమ్. ఆర్. వెంకట్రామన్, పి. బాలచంద్రమీనన్, ఎన్. ప్రసాదరావు, ఎల్. వి. రత్నంగార్లను ఇంటర్వ్యూ చేశాను. తమకు ప్రభుత్వం అందజేసిన ఛార్జిషీట్లలో తాము దౌర్జన్యం చేసినట్లుగాని, ప్రోత్సహించినట్లుగాని, ఒక్క కేసుకూడా నిరూపించ బడలేదని వారు చెప్పారు. దానికి ప్రత్యక్షసాక్ష్యంగా ఎమ్. ఆర్. వెంకట్రామన్ మొదలగు ముగ్గురు (మధుర కుట్రకేసులో విడుదల చేయబడ్డవారు) కనబడుతూనే వున్నారు. రెండునెలలు రిమాండులో వుంచి మధుర కుట్రకేసుకు సంబంధించిన ఏ నేరాల ఋజువూ ఇవ్వలేక ఎమ్. ఆర్. వెంకట్రామన్, బాలచంద్రమీనన్, బాలసుబ్రహ్మణ్యంగార్లను విడుదలచేశారు. కాని, జైలునుండి మాత్రం వదలలేదు. సరాసరి మధురజైలు నుండి రాయవేలూరుకు పోలీసువాన్‌లో తెచ్చి దిగబెట్టారు. ఇవన్నీ చూస్తే కాంగ్రెసు మంత్రుల హయాములో పోలీసులు తమ పూర్వదౌర్జన్యాల్ని కూడా తలతన్నుతున్నారు. ఈ దౌర్జన్యాలు నిలపడం కాంగ్రెసు మంత్రుల కనీస కర్తవ్యం.

నేరారోపణలు, సమాధానాలు వెంటనే ప్రజలకై ప్రకటించాలి

"ఈ డిటెన్యూలపై ప్రభుత్వం ఇచ్చిన అర్థంలేని ఆరోపణలకు వారు సమిష్టిగా [illegible] సమాధానం ఇవ్వడం మంచి పని చేశారు. ఈ సందర్భంలో ప్రతి ఒక డిటెన్యూ మీద ప్రభుత్వం చేసిన ఆరోపణలను, వారిచ్చిన సమాధానాన్ని ప్రభుత్వం ప్రకటించడం న్యాయం. నాగరికతగల ప్రభుత్వం యొక్క లక్షణంఅది. అప్పుడు ప్రజలుకూడా పరిస్థితులను అర్థంచేసుకోగలుగుతారు.

కుటుంబ భృతియివ్వాలి

"డిటెన్యూలలో ఇంచుమించు అందరూ కుటుంబాలకు ఏకమాత్ర సంపాదనపరులు. వారిని ప్రభుత్వం జైలులో పెట్టడంవలన వారి కుటుంబాలు మాడిపోతున్నాయి 1940–44 లో కాంగ్రెసు డిటెన్యూలకు కుటుంబభృతులు ఇవ్వబడినాయి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంకూడా ఇవ్వాలి. అల్లాగ యిచ్చేటట్లు ప్రజలూ, పత్రికలూ హెచ్చరికచేయాలి.

వైద్యసౌకర్యాలు

"డిటెన్యూలకు వైద్యసౌకర్యాలు లేనే లేవు. వారిలో చాలమంది కంటి జబ్బులతో బాధపడుతున్నారు. వైద్యులు కళ్ళజోళ్ళ సిఫారసుచేసినా ఇంతవరకు ప్రభుత్వం ఆవిషయంలో శ్రద్ధతీసుకోలేదు. ఇది ఆఫీసర్ల అశ్రద్ధో, లేక బుద్ధిపూర్వకంగా చేసినదో అర్థంకాదు. కారణం ఏదయినా శోచనీయంగాని సని.

"కేరళ ట్రేడ్‌యూనియన్ నాయకుడు కె. సి. భరతన్‌కు క్షయవ్యాధి సూచనలున్నట్లు అనుమానిస్తున్నారు కాని ఆయనకు ప్రత్యేక వైద్య సహాయం ఇవ్వడమేలేదు. ఆయనకు వెంటనే ప్రత్యేక వైద్యసహాయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.

"డిటెన్యూల కిస్తున్న ఆహారం చాలదు. ఈ వేసవిలో కూడా వారిని గాలిదూరని రాతికొట్లలో రాత్రులు లాకప్ చేస్తున్నారు. డిటెన్యూలలో చాలమందిమీద కేసులు నడుస్తున్నాయి. ఆ కేసులపేరు చెప్పి వారిని విడదీసి దూరపు జైళ్ళలో వుంచేస్తున్నారు. అది మాని డిటెన్యూల నందరినీ ఒకేచోట వుంచాలనీ, అవసరమైతే కేసులకు తీసుకువెళ్ళి, తీసుకురావాలనీ కోరుతున్నాను. విచారణ జరుగుతున్న కేసులలోని ఖైదీలకు జైలు నిబంధనల ననుసరించి ఇవ్వవలసిన సౌకర్యాలను కూడా ఇవ్వకపోవడం కక్షతో చేస్తున్నట్లు కనిపిస్తుంది.

"నిషేధించబడని పత్రికలు (ప్రజాశక్తి, దేశాభిమాని, జనశక్తి, పీపుల్సుఏజ్), పుస్తకాలు డిటెన్యూలకు ఇవ్వడంలేదు. బహిష్కరించని వాటిని ఇవ్వడంలో ప్రభుత్వం ఎందుకు సందేహించాలో అర్థంకాదు.

"డిటెన్యూలను మానవ మాత్రులుగా పరిగణించమని కోరుతున్నాను. డిటెన్యూలకు సౌకర్యాల నివ్వాలనీ, వారిపై విచారణ జరపడమో, విడుదల చేయడమో చెయ్యాలనీ ప్రభుత్వాన్ని కోరుతూ ప్రజలూ, పత్రికలు కోరాలనీ ప్రార్థిస్తున్నాను. డిటెన్యూలకిచ్చిన ఛార్జిషీట్లను, వారి సమాధానాలను ప్రకటించమనండి. ఆ నేరాలెట్టివో ప్రజలే తెలుసుకొంటారు."

అహమ్మదాబాద్‌లో మిల్లుకార్మికుల సమ్మె

ఇండస్ట్రియల్ కోర్టు తీర్పుకు నిరసన

అహమ్మదాబాద్, మార్చి 17

అహమ్మదాబాద్ నగరంలోని 16 బట్టల మిల్లులలోని 6 వేలమందికి పైగా కార్మికులు ఇండస్ట్రియల్ కోర్టు తీర్పు కుఅసమ్మతిగా రెండవ షిఫ్టుకు పనికిపోవడం మానివేశారు. రాత్రి షిఫ్టుపనివారినీ, పగటి షిఫ్టు వారిని వెంటవెంటా మార్చి పనిలో పెట్టాలనే తీర్పును వారు నిరాకరించారు.

ఆ తీర్పుకు బద్ధులయివుండమని టెక్స్టయిల్ లేబర్ అసోసియేషన్ కార్మికులను కోరింది. రాత్రి షిఫ్టు పనివారికి రూపాయకు రెండణాలు అదనంగాలివ్వాలని మిల్ కామ్‌గార్ యూనియన్ (రెడ్‌ఫ్లాగ్) కోరింది. కార్మికులు రెడ్‌ఫ్లాగ్ యూనియనును సమర్థిస్తూ పోరాటానికి దిగారు.

ఉపాధ్యాయుల సమ్మెకు కార్మికుల సానుభూతి

నాగపూర్, మార్చి 17

సి. పి., బీరార్ ప్రాథమికోపాధ్యాయుల సత్యాగ్రహంలో ఇంతవరకు 185 మంది అరెస్టయ్యారు. కౌన్సిల్‌ముందు ఊరేగింపులు జరపరాదనే నిషేధాన్ని ధిక్కరిస్తూ వారు సత్యాగ్రహం చేస్తున్నారు.

నేడు 19 మంది ఎక్స్‌ప్రెస్ కార్మికులు ఉపాధ్యాయుల కోరికలయెడ సానుభూతి చూపుతూ ఊరేగింపులలో పాల్గొన్నారు. వారినికూడా పోలీసులు అరెస్టుచేశారు.

పురుషులతో సమంగా స్త్రీలకు వుద్యోగాలు

మద్రాసు అసెంబ్లీలో ప్రధాని హామీ

మద్రాస్, మార్చి 17

నేడు మద్రాసు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో బేగం అమీరుద్దీన్ స్త్రీల వుద్యోగాలను గురించి ప్రశ్నించినప్పుడు ప్రధాని ఇట్లు చెప్పారు:

"మగవాళ్ళతో సమంగా స్త్రీలకుకూడా వుద్యోగ సౌకర్యాలు కలిగించడం ప్రభుత్వం వుద్దేశం."

మహమ్మద్ అన్వర్ యొక్క మరియొక ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రధాని "నర్సువృత్తి స్త్రీలకుమాత్రమే ప్రత్యేకిస్తాం" అని చెప్పారు.

లంకభూములు పట్టాయివ్వడం జరగదు

కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలలోని లంకభూములు పన్నుకట్టియివ్వడాన్నిగురించి సాకేటి గురువులుగారి ప్రశ్నకు రివెన్యూ మంత్రి ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

"కృష్ణా గోదావరి డెల్టాలలోని లంకభూములను పెద్ద లేబరు కౌలుదారులకు కట్టి యిచ్చే వుద్దేశం ప్రభుత్వానికిలేదు. సానుభూతి చూపవలసిన బీదతరగతి రైతాంగం విషయం కూడా ఆలోచించవలసి వుంది. అందుచేత లంకభూములన్నీ కౌలుదారులకు శాశ్వతంగా ఇవ్వము."

భూమిమీద శాశ్వతమైన హక్కు లేకపోవడంవలన రైతులు వ్యవసాయంలో ఎక్కువ శ్రద్ధతీసుకొనరనే విషయం ఆలోచిస్తున్నామన్నారు.

పంజాబు కలహాలు త్వరలో ఆగిపోగలవు

పండిత నెహ్రూ అభిప్రాయం

అటక్ జిల్లాలో రైలు దోపిడీ

లాహోరు, మార్చి 17

పండిత నెహ్రూ అమృతసర్‌కు ఈరోజు వెళ్ళివచ్చారు. అమృతసర్‌లో వివిధపార్టీ నాయకులను కలుసుకొని, కొట్లాటలు జరిగిన ప్రాంతాలను పరిశీలించారు.

ఈరోజు సాయంత్రం విలేఖరులసభలో, తాను మూడురోజులుగా చూచిన పరిస్థితులపై పండిత నెహ్రూ ఇలా అన్నారు.

"ఇప్పుడు నా పంజాబు పర్యటనగూర్చి చెప్పదలచుకున్నాను. చాల దారుణమైన దృశ్యాలను చూచాను. పశువుల్లాగా మానవులు ప్రవర్తించిన అంశాలను విన్నాను.

"మొట్టమొదట ఏ విధమైన అరాచక కార్యాలనైనా సరే పూర్తిగా అణచివెయ్యాలి. రెండవది భయపడుతున్నవారిని, ప్రమాదస్థితిలో వున్నవారిని రక్షించాలి. ముఖ్యంగా చెఱబట్టబడిన స్త్రీలను, బలాత్కారానికి గురి అయిన స్త్రీలను వారి వారి ఇండ్లకు చేర్పేట్టు చూడాలి. తర్వాత కాందిశీకుల స్థితిగతుల విచారించి వారిని ఒకచోట చేర్చడంలోను శ్రద్ధ తీసుకోవాలి.

పరిస్థితి బాగుపడుతున్నది

"నేను చూచినదానిని-బట్టి, ఈ కొట్లాటలు కొద్దిరోజుల్లోనే అణగిపోగలవనుకుంటున్నాను. మిలిటరీ చాల సమర్థంగా [illegible] పని చేస్తున్నది.

పరిస్థితి బాగుపడుతున్నది. [illegible] పడనక్కరలేదు. భయపడి [illegible] నిష్క్రమించకూడదు. అంతేకాక [illegible] కూడ అతనివల్ల ప్రమాదం ఏర్పడుతుంది.

"ఇప్పుడు జరిగిన ఘటనలన్నీ [illegible] వ్యవహారాలకు చాల సన్నిహితమైనవని స్పష్టంగానే కనిపిస్తున్నది. రాజకీయాలు ఈవిధంగా నడపడం ఆరంభిస్తే, రాజకీయాలు అనిపించుకోవు. అటవిక శాసనం [illegible] చేస్తుంది; మానవ నివాసయోగ్యం కాని శ్మశానంతా దేశం తయారవుతుంది.

"తన ఆదర్శం ఏవిధమైనదైనాసరే [illegible] కీయాశయాలు, ఈ పద్ధతిలో సాధించలేమని ఏ కొంచెం తెలివున్నా ఎవరికైనా అర్థమవుతుంది. ఈ పద్ధతివల్ల కేవలం విధ్వంసనం, వినాశం మాత్రమే లభిస్తుంది.

"ఇలాంటివి ఎన్ని జరిగినా సరే, భారతదేశాన్ని ఆపలేవు. మనదేశం స్వాతంత్ర్య లక్ష్యంవేపు నడుస్తున్నది. ఈ మార్గాన్ని ఎవరూ విరోధించలేరు."

సాయంత్రం పండిత నెహ్రూ ఢిల్లీకి విమానంలో వెళ్ళాడు.

లీగు నాయకుల సామరస్య ప్రయత్నం

ముల్తాం, మార్చి 16

కొట్లాటలను వెంటనే ఆపివేసే మార్గాలను లీగునాయకులు మౌందాత్‌ఖాన్, గజన్‌ఫరాలీఖాన్, మియా ఇఫ్తికారుద్దీన్ గారలు స్థానిక లీగునాయకులతో చర్చించారు.

మూడు శాంతిదళాలను ఏర్పరిచారు. వీరు గ్రామగ్రామానికివెళ్ళి సామరస్య ప్రచారం చేస్తారు.

సర్దార్ అబ్దుల్ రబ్‌నిష్తార్, సిద్దికాలీఖాన్, షౌకత్‌ఖాన్‌లతో కలసి అమృతసర్‌కు వెళ్ళివచ్చారు. ఒక ముస్లింసభలో శాంతిస్థాపనకు ప్రతివారూ పనిచేయవలసిందని ఉపన్యసించారు.

సాయంత్రం తిరిగి ముల్తాన్‌కు నిష్తార్ మొదలైనవారు వెళ్ళారు.

లాహోరుపట్టణ ముస్లింలీగు ముస్లింబాధితులసహాయార్థం ఒకకమిటీనియమించారు.

హిందూమహాసభ కార్యదర్శి అరెస్టు

లాహోరు, మార్చి 17

ఈరోజు కొట్లాటల్లో గాయపడినవారిని ఆసుపత్రిలో చూస్తుండగా అఖిలభారత హిందూమహాసభ ప్రధానకార్యదర్శి దేశపాండేను పోలీసులు అరెస్టుచేశారు.

దేశపాండేను పంజాబునుండి వెళ్ళిపోవాలని ప్రభుత్వం నిషేధాజ్ఞ విధించింది. ఆ ఉత్తరువును ధిక్కరించినందుకు ఈయనన్ను అరెస్టు చేశారు.

పట్టణాలు శిధిలమై పోయాయి

పంజాబురాష్ట్ర యువజన కాంగ్రెసు అధ్యక్షుడు హర్బజన్‌సింగు కొట్లాటలు జరిగిన ప్రాంతాలలో తిరిగివచ్చి ఇలా చెప్పారు.

(మిగతా 4 వ పేజీలో)

మతకలహాలు పోవాలి

సామరస్యానికై గఫార్‌ఖాన్ విజ్ఞప్తి

పాట్నా, మార్చి 16

ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్ గాంధీజీ ప్రార్థన సభలో ఇలా ఉపన్యసించారు.

"భారతదేశ ప్రఖ్యాతిని మంటగలుపుతున్న మతకలహాలవల్ల కలిగే నష్టాన్ని దేశ సౌభాగ్యాన్ని కోరేవారందరూ గ్రహించుకోవాలి. వివిధ మత ప్రజల మధ్య శాంతి సద్భావాలను నెలకొల్పేందుకు పనిచేయాలి.

"కలకత్తా నుండి నౌఖలీకి, బీహారుకు పంజాబుకు సరిహద్దు రాష్ట్రానికి క్రమంగా వ్యాపిస్తున్న మతకలహాల కారుమబ్బుల్లో నాకెక్కడా ఒక్క కాంతికిరణంకూడా కనిపించడంలేదు. ఈ దారుణ కలహాలవల్ల కలిగే ప్రమాదాన్ని హిందువులు, ముస్లిములు కూడ ఆలోచించుకోవాలి.

"ఏమైనా ఈ కార్యాలతో సాధించలేరు. పాకిస్తాన్ కూడ ఇలా సాధించలేరు. ఒకవేళ సాధించినా చాల రోజులు నిలవదు. పశుబల ప్రయోగం వినాశానికే దారితీస్తుంది.

"ఇలా కలహించుకుంటూంటే ప్రజలు నానాబాధలు పడవలసివస్తుంది. హిందువులుకాని, ముస్లిములుకాని ఒకరినొకరు పూర్తిగా నిర్మూలిస్తామనుకోవడం వ్యర్థప్రయాస. అది సాధ్యంకానిపని. నేడున్న ఈ విద్వేష వాతావరణాన్ని మార్చి శాంతి ఏర్పరచడం ప్రతివారి కర్తవ్యం. పరస్పరస్నేహసద్భావాలతో మెలగడం అందరివిధి. అప్పుడే దేశ స్వాతంత్ర్యఫలితాన్ని అనుభవించ గలుగుతాము."

లొంగిపోనని ఖాన్‌సాహెబ్

పెషావర్, మార్చి 16

డాక్టర్ ఖాన్ సాహెబు (సరిహద్దు ప్రధాని) విలేఖరులసభలో లీగు ఉద్యమాన్ని ఇలా వివరించారు.

"ముస్లింలీగు నడుపుతున్నది సత్యాగ్రహమనడం సరికాదు. నేను రాజీనామా ఇవ్వడము లేక కొత్తఎన్నికలు జరపడం అనే సమస్య లేనేలేదు. శాసనాలు వస్తేనేవరకీ ఎన్నుకున్నారు. ఓటర్ల మానసంలో ఉన్నంతవరకు నాచేత ఎవ్వరూ రాజీనామాను ఇప్పించలేరు.

"మేము అధికారంలో ఉంటే చూడలేనివారు చేసే దౌర్జన్యపు ఒత్తిడికి నేను లొంగిపోను.

"లీగు ఉద్యమాన్ని ఇక్కడ నడుపుతున్నవారు కేవలం మతాహంకారపూరితులు. ముస్లింలీగు నాయకులు బీహారు ఘటనల బొమ్మలను చూపి, తలపుట్టిలను, కురాన్ చినిగిపోయిన కాగితాలను చూపించి ప్రజల్లో మతావేశాన్ని రెచ్చగొడుతున్నారు.

"144 సెక్షనును ధిక్కరించినతర్వాతనే లీగు నాయకులను అరెస్టుచేశాము. ఇప్పుడు బయటవున్న నాయకులు కూడ అసెంబ్లీలో పాల్గొనడంలేదు."

కలకత్తాలో తగాదా

కలకత్తా, మార్చి 17

కలకత్తాలో రాత్రికొన్ని తగాదాలు జరిగాయి. ఈరోజేమీ ఘటనలు జరుగలేదు. కొట్లాటలను అణచడానికి పోలీసులు కాల్చారు. ఎవరూ చావలేదు. కాని, కొట్లాటల్లో ఒక్కరుమాత్రం చనిపోయారు.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, CPT Campus,
Taramani, Chennai - 600 113. India.

ప్రజాశక్తి
1947 మార్చి 19 : బుధవారం

లింగగిరి వరగణాల్లో నైజాం పోలీసుల దుర్గాగతాలు

శ్రీవినావపురం, అమరవరం గ్రామాలపై నైజాం పోలీసులు దాడిచేశారు. కొందరిని అర్యుతేని హింపించి వదలివేశారు. మరి కొందరిని బెదరించారు.

ఈ రెండు గ్రామాలు లింగగిరి వరగణాలలోనివి. బ్రిటిష్ ఆంధ్ర ప్రదేశంలోనివి. వీటిచుట్టూ నైజాం ప్రాంతముంది.

ఉద్యోగుల అవినీతివల్ల సహకార సంస్థలకుదెబ్బ

సరుకుల సప్లయిలో 'స్టోర్సు' పై శీతకన్ను దొంగ వర్తకులకు ప్రత్యేకాదరణ

వేలూరు, మార్చి 16

వేలూరు కోఆపరేటివ్ స్టోర్సు మేనేజరు, నామతీర్థాల వెంకటేశ్వర్లుగారు ఇలా వ్రాస్తున్నారు.

మా గ్రామాలలో ప్రజలు విరివిగా సభ్యులుగాచేరి కో-ఆపరేటివ్ స్టోర్సులను స్థాపించారు. ఇలా స్థాపించబడ్డ స్టోర్సులకు అన్ని కంట్రోలు వస్తువులు తెప్పించి, ప్రజలకు పంపకంచేయుటకు ప్రభుత్వం లైసెన్సులు ...

... మాన్ని కాపాడాలి. ప్రభుత్వం ప్రజావంచకులైన వుద్యోగులను కఠినంగా శిక్షించాలి.

సహకారసంఘాల అక్రమాలు

జాగర్లమూడి, మార్చి 15

గుంటూరుజిల్లా జాగర్లమూడినుండి కొత్త రామకృష్ణయ్యగారిలా వ్రాస్తున్నారు:

తెనాలితాలూకా జాగర్లమూడిలో ఉత్పత్తి ...

ధాన్యం కొనుబడిలో కొత్తసంఘాల అక్రమం

కవిటం, మార్చి 14

నేడు ధాన్యం కొనుబడిలో రైతుకు చాలా అన్యాయం జరుగుతోంది. అసలే ఈవిధు నిరుటికంటె ధాన్యం ధర తగ్గించి, బియ్యం ధర హెచ్చించింది ప్రభుత్వం. 184½ పౌన్ల బస్తా 13 రు. 10 ణా అని చెప్పిన ఈ ధర కూడా రైతుకు గిట్టటంలేదు. రైలుస్టేషనుకు రవాణా, బెడ్డ, పొల్లు మొదలగు పేర్లతో కోతలుపోగా రు. 9 లు పైచిలుకు గిట్టడానికి బ్రహ్మాండమవుతోంది. మా గ్రామంలో బెడ్డ, పొల్లు పేరుతో 189 పౌన్లవరకు తూచుకోవటం జరుగుతోంది. ప్రజాక్షేమంకోసం స్థాపించబడిన కొనుగోలు ఉత్పత్తిదార్ల ...

ప్రజాందోళన ఫలించింది

బంజరుభూముల సాగుసందర్భంలో

మదనపల్లి, మార్చి 1?

మదనపల్లితాలూకా పెంచుపాడు ... వంలో బంజరు సాగుచేసుకున్న హరిజనుల దౌర్జన్యంతో తొలగించడానికి ... భూస్వామి అయిన కట్టుబడి మున్సిఫ్ ... ప్రయత్నించారు. స్థానిక రైతుసంఘ కార్యకర్తలు బహిరంగసభలద్వారాను మహజర్లద్వారాను పై దౌర్జన్యాలను విరసిస్తూ ఆందోళన సాగించారు. ఈనెల 6 వ తేదీన ...

కాలవ చివర భూములకునీటిసప్లయి

దొంగవర్తకులు ధాన్యం దాచేస్తున్నారు

పేదలు పస్తులుంటున్నారు

మెట్టప్రాంతాల్లో తిండికరువు

వస్తువులు దొరక్క ప్రజల ఇక్కట్లు

కట్టుబట్టలు మాత్రమే మిగిలిన దీనులు

తిండికీ, గుడ్డకుకూడ కరువు

నాయకుల విడుదలకై రైతుల ఆందోళన

సవరణ

లేఖలు

విద్యానగరం హెడ్మాస్టరు దురంతం

6-3-47 తేదీ సాయంత్రం 6½ గంటలకు ప్రార్థన జరుగుచుండగా కస్బెండేవిడ్ (హోస్టలు మానేటరు) అదార ప్రకారం ఇద్దరి విద్యార్థులు వెళ్లిపోవుటకు అనుమతించెను. హెడ్మాస్టరుగారికి ఈవిషయంలో సంబంధం లేకపోయినా, కలుగజేసుకొని ప్రార్థనమందిరమెందుకు వంపావని 8-3-47 మధ్యాహ్నం 12 దెబ్బలు కొట్టినారు. తిరిగి సాయంత్రం చేతిపనులయందున్నప్పుడు హెడ్మాస్టరునర్చి ఎవర్రా మానేటరు, అనగా నేనేనని దేవిడ్ విలబడి బదులుచెప్పెను. నీవు మానేటరుకు తగవవెను. ఛరే ఛీవివేయుండి, అది దేవిడ్ బదులుచెప్పెను. ఎదురు మాట్లాడుతావా అని కర్రతో కొట్టి, దొక్కలో పొడువగా క్రింద పడిపోయినారు. దాదాపేవువరకూ లేవలేదు.

మహిళా సభపై కాంగ్రెసు వర్కర్లు

... పేరు చెప్పలేనందుకు విగ్గుపడుతున్నాను.

విజయనగరం, మార్చి 2 } ఒక కాంగ్రెసువర్కర్

నేతగుడ్డకు కూడా రేషనింగుపెట్టాలి సహకారసంఘాలను ప్రోత్సహించాలి

రాష్ట్ర చేనేతసంఘ కార్యవర్గం కోర్కెలు

బెజవాడ, మార్చి 16

ఆంధ్రరాష్ట్ర చేనేత పారిశ్రామికసంఘ కార్యవర్గ సమావేశం 11-3-47 తారీకున బెజవాడలో సమావేశమైనది. క్రింది తీర్మానాలు ఆమోదించబడినవి.

(1) చేనేతబట్టల కంట్రోలు మిల్లులలో జరిగే దొంగమార్కెటును అరికట్టి, మాలు వుత్పత్తిని పెంచాలి. చేనేతబట్టల మజూరీలు ధరలుకూడ కంట్రోలుచేసి, మిల్లుగుడ్డతో పాటు చేనేతగుడ్డనుకూడ కలిపి రేషనింగు చేస్తేనేకాని, రాష్ట్రంలో గుడ్డసమస్య తీరదు. ఇవి అమలు జరిపినప్పుడే కంట్రోలు సార్థకమగును లేకపోతే మిల్లు యజమానులు, వర్తకులు ప్రజలను మోసగించడం తప్పదు.

... త్వము ప్రజావీకానికి పెద్దపెద్ద ఆశలుకొల్పే ప్రకటనలు చేసింది. కాని తరువాత వాటిని రిజిష్టరుచేయు సమయం వచ్చేటప్పటికి వర్తకుల ఒత్తిడికి లొంగి తిగజారుతోంది. స్కీము అమలుజరుపు సమయం వచ్చేసరికి కార్మికవర్గానికి వ్యతిరేకంగానూ, పెట్టుబడిదారులకు అనుకూలంగానూ ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. చేనేత పారిశ్రామికుల సొసైటీ నేర్పరచుకొని ధరఖాస్తులు పెట్టేవరకి అనేకం రిజిష్టరు కావడంలేదు.

రిజిష్టరయిన వాటికికూడ, పాత సొసైటీలకువలె మిల్లునుండి నేరుగా మాలుసప్లయి చేయడంలేదు. చేనేతవారిని మా మాలు సొసైటీలద్వారానే రేషన్ కార్డుమీద మాలు పొంది, నిర్జీవమైన సొసైటీలలోమండమంటు ...

... దోహదమివ్వాలి. అన్ని సొసైటీలు రిజిష్టరు చేయాలి మధ్యవర్తులతో సంబంధం లేకుండా, సొసైటీలకునేరుగా మాలుసప్లయి చేయాలి.

ఆంధ్రలో తంతి, తపాల పనివారల సంఘస్థాపన

బెజవాడ, మార్చి 16

ఈ రోజున హిందూహైస్కూలు ఆవరణలో ఆంధ్రదేశ తంతి, తపాలా పనివారం సమావేశం జరిగింది. సభకు ఆంధ్రదేశం అంతటి నుండి రమారమి 800 ప్రతినిధులు వచ్చారు. డాక్టరు పి. శ్రీనివాసాచారిగారు అధ్యక్షత వహించారు.

ఆంధ్రదేశంలో చిరకాలంనుండి తంతి, తపాలా పనివారల హక్కులకోసం కృషి సల్పుతూ వచ్చిన ఎస్. మహదేవయ్యగారు సభను ప్రారంభిస్తూ పేకమీషన్ను గురించి వివరంగా మాట్లాడారు.

... బలం చేకూర్చటానికి సర్వవిధాలా ప్రయత్నాలు జరపాలని నిర్ణయించారు.

కరతాళధ్వనులతో సభ ముగిసింది.

నైజాం పోలీసుల దాడి

(1 వ పేజీ తరువాయి)

బెదరించారు. ... రంగయ్యను దాదాపు ... వంకా వీరారెడ్డి ... చేయుటకే ... గోవయ్యను దాడిచేశారు ... "మాకు తెలియదు." ... ఇదివరకు నైజాం ... వలసిందని ముస్సేర్‌గారి ... పోలీసు సబ్‌ఇన్స్పెక్టర్ ...

2 వ తేదీ మధ్యాహ్నం ... పోలీసులు అమరవరం ... అక్కడి మున్సబుతో మంతనాలు ...

రాష్ట్రప్రాథమికోపాధ్యాయ సభ

గుంటూరులో, ఏప్రిల్ 19, 20 తేదీలలో

ఆంధ్రరాష్ట్ర ప్రాథమికోపాధ్యాయ ఆర్గనైజింగ్ కమిటీ తీర్మానాలు

బెజవాడ, మార్చి 16

బెజవాడలో 16-3-47 తేదీన రామమోహన లైబ్రరీ హాలులో ఉదయం 8 గంటలకు పి. హెచ్. లక్ష్మయ్యగారి అధ్యక్షత క్రింద ఆంధ్రరాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ సమావేశమయినది. ఈ సమావేశమునకు కృష్ణ, గుంటూరు, ప. గోదావరి, కడప మొదలగుజిల్లాలనుండి ఆర్గనైజర్లు సుమారు 30 మందికిపైగా హాజరైనారు.

అధ్యక్షుడు గత రాష్ట్ర కమిటీలో జరిగిన కార్యక్రమమును గూర్చి వివరించిరి. ప్రతి జిల్లాయొక్క పరిస్థితులు చర్చించిన ...

... నిధుల పేర్లను, రుసుము, తీర్మానాలు, ఏరాగాలు పంపాలి.

6. జిల్లా సభలను జరిపి, జిల్లా సంఘాలను ఏప్రిల్ 15 తేదీలోపల ఏర్పరచాలి. తాలూకా సంఘాలను కూడ అప్పుడే ఏర్పరచాలి.

ప॥ గో॥ జిల్లాబోర్డు స్పెషల్ ఆఫీసరు వింతధోరణి

ఏలూరు, మార్చి 15

నర్సాపురం తాలూకా పూలపల్లి గ్రామం ఈ సంవత్సరం క్రొత్తగా నిర్బంధవిద్య ఏరియాలోనికి తీసికోబడింది. ఈగ్రామంలో యిదివరలో యిద్దరు ఉపాధ్యాయులు పనిచేసేవారు.

గంపలగూడెం


సెంటరు క్లాసు నిర్ణయం

గంపలగూడెం, మార్చి 17

ది 15-3-47 న గంపలగూడెం సెంటరు క్లాసు ఉపాధ్యాయులు ఈ క్రింది తీర్మానం యేకగ్రీవంగా ఆమోదించారు:

ప్రభుత్వం ప్రకటించిన రివైజుడుస్కేల్సు ఉపాధ్యాయుల కెంతమాత్రమూ సంతృప్తి పరచుటలేదు. ఉపాధ్యాయ సంఘములు కోరే కనీసకోర్కెలను ప్రభుత్వం నెరవేర్చనిచో జిల్లా సంఘ నిర్ణయము ననుసరించి ఉపాధ్యాయుల పోరాటానికి సిద్ధపడవలయునని ఈ సమావేశంనిశ్చయిసున్నది.

బెజవాడ సరస్వతీటాకీస్‌లో
15-3-47 నుండి వారంరోజులు
ప్రత్యేక మేటనీ ఆటలు :
19 వ తేదీ సాయంత్రం 4 గంటలకు
20 వ తేదీ ఉదయం 10 గంటలకు
21 వ తేదీ ఉ॥ 10 గం. సా॥ 4 గం.
అఖిలభారత ప్రజా నాట్యమండలివారి
ధర్తీ-కే-లాల్ (భూదేవి బిడ్డలు)
డైరెక్టరు : కె. అబ్బాస్



సోవియట్ యువకుల ఆటల పోటీలు రీల్ గూడా చూపబడును.

లింగగిరి పరగణా గ్రామాలపై నైజాం పోలీసుల దాడి

లూటీలు - అరెస్టులు - దౌర్జన్యాలు

శ్రీనివాసపురం, మార్చి 17

లింగగిరి పరగణాలో చేరిన శ్రీనివాసపురం, ఆపరం గ్రామాలపై నైజాం రిజర్వు పోలీసులు చేసిన దాడిని ఖండించుతూ, కళరధరామయ్యగారిలా వ్రాస్తున్నారు.

"హుజూర్‌నగర్ తాలూకా జక్కవంతుల గూడెం పోలీసు పటేల్ (ముస్తర్) దొగాల వీరారెడ్డి, అతని తమ్ముడు పిచ్చిరెడ్డి, పిచ్చిరెడ్డి కొడుకు కోటిరెడ్డి మరికొందరు రౌడీలు, జక్కవంతులగూడెం, చౌటపల్లెంలో చేస్తున్న దుడుకకృత్యాలను గురించి పాఠకులకు విదితమే. మొన్నటి ఆదివారం పత్రికలో వీరు చేస్తున్న దురాగతాలను పాఠకులు చదివే వుంటారు.

వీరారెడ్డి ప్రజలం ఆస్తి దోచి పెద్ద భూస్వామి అయ్యాడు. హుజూర్‌నగర్ తాలూకాలలో మిలిటరీ రిజర్వు పోలీసుల దాడులు జరిగాక, అదివరలో పోయిన తమ పెత్తనాన్ని తిరిగి నెలకొల్పుకోడానికి వీరు దుష్కృత్యాలు ప్రారంభించారు. వేలకు వేలు లంచాలు గ్రహించి, మాటి మాటికి రిజర్వును తెప్పించి ప్రజలను హింసించ సాగారు. ప్రజల ఆస్తిని పట్టపగలు దోపించడం, స్త్రీలను చెరచడం, రౌడీలకు కల్లు పోయించి స్త్రీలను అవమానించడానికి పంపడం, ... చిన్న పెద్ద భేదం లేకుండా తరిమితరిమి పట్టబాదడం ప్రత్యేకంగా తయారుచేసిన బెత్తాలతో కొట్టించడం వంటి వేలం పిలిపించడం కొనసాగించడం - ఇవి ఈ దుండగుల ఘోరకృత్యాలు. వీరు పెట్టే యాతనలు పడలేక కొన్ని కుటుంబాలు ... గ్రామాలు వదలి వెళ్ళాయి.

ఎన్నాళ్ళని ప్రజలు సహించగలరు. తమ కళ్ళ యెదుటే తమ స్త్రీలను అవమానిస్తుంటే ఎలా ఊరుకోగలరు? ఫిబ్రవరి 27 వ తేదీన ఈ రౌడీల దౌర్జన్యాలకు ప్రతీకారంగా ఎవరో ప్రజలు ప్రతిఘటించారట. అందుచే వీరారెడ్డికి, పిచ్చిరెడ్డికి, మరి కొందరు రౌడీలకు బలమైన గాయాలు తగిలాయట. తర్వాత పిచ్చిరెడ్డి మరణించాడట.

ప్రజాసేవకులపై హత్యానేరం

నాలుగు మాసాలుగా మిలిటరీ, రిజర్వు, రౌడీల బలగంతో హుజూర్‌నగర్‌లో దౌర్జన్యాలు గావించిన ప్రభుత్వం అచటి ఉద్యమాలను అణచలేకపోయింది. నిత్యమూ ప్రజలతో కలిసి మెలిసి తిరుగుతూ రహస్యజీవితం గడుపుతున్న నాయకులను పట్టుకోలేకపోయింది ఇప్పుడు ఈ హత్యానేరాన్ని హుజూర్‌నగర్ తాలూకా కమ్యూనిస్టులపై ఆపాదించి, కేసులలో ఇరికించాలని ప్రభుత్వం ప్రయత్నించుతోంది. అంతేగాక ఈ నాయకులంతా, ఈ గ్రామాలకు పొరుగు గ్రామాలైన బ్రిటిష్ ప్రాంతంలో దాక్కున్నారని చెప్పి, వారిని అరెస్టుచేయడానికంటూ బ్రిటిష్ ప్రభుత్వసహాయం కూడా పొందడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.

శ్రీనివాసపురంపై దాడి

శ్రీనివాసపురం, బ్రిటిష్ ప్రదేశంలోనిది. లింగగిరి పరగణాలోనిది. జక్కవంతుల గూడెముకు, పొరుగు గ్రామాలలో ఒకటి.

మార్చి 1 వ తేదీన రాత్రి హుజూర్‌నగర్ సబిన్‌స్పెక్టర్ గురుదయాళ్‌సింగ్, 15 మంది రిజర్వు పోలీసులు, దొగాల వీరారెడ్డి బండి మీదకొని బయలుదేరారు. పోలీసు డ్రెస్సులో వెళితే ఎవరూ చిక్కరని మరొక వేషం వేశారు. అందులో పలుగురు రిజర్వుపోలీసులు సాధారణ దుస్తులలో కూర్చున్నారు. మరొకరికి ఆడవేషం వేశారు. బండికి ముందూ వెనుకా తెరకట్టారు. ముందూ వెనకా కొందరు నడువసాగారు. ముందు నడిచేవారిచేతిలో ఒక గొర్రెపిల్ల కూడా వుంది.

సాధారణంగా జనసామాన్యం, కందుకూరు గ్రామాలకు ... వెళ్ళేవారు గొర్రెలను తీసుకొని అక్కడ్లో వెళుతుంటారు. ... నటించాలని వీళ్ళ ఉద్దేశ్యం. కాని, వీళ్ళవేషాలు అప్పుడే బయటపడ్డాయి.

అందరూ శుక్రవారం ప్రొద్దుపొడుపునకు వెళితే, ఈ దొంగలకత్తులు ఆదివారం బయలుదేరారు. పైగా ఈ గ్రామంగుండా వెళ్ళవలసిన అవసరములేదు. మార్గమధ్యంలోనే ప్రజలు అనుమానించారు. వారడిగిన ప్రశ్నపరంపరలకు వాళ్ళు జవాబులు చెప్పలేకపోయారు.

మార్చి 2 వ తేదీకి శ్రీనివాసపురానికి పోలీసు ఇనస్పెక్టరూ, పోలీసులూ చేరుకొని గ్రామ మునసబు కట్టా జానకిరామయ్యగారిని పిలిపించారు. "జక్కవంతులగూడెంలో కొందరు కమ్యూనిస్టులు దాడిచేశారు. మీ గ్రామంలో దాగియున్నారట. వారిని పట్టియివ్వండి." అని సబిన్‌స్పెక్టర్ దబాయించాడు. "మా గ్రామంలో నైజాంవాళ్ళెవరూ లేరు" అని మునసబుగారు జవాబిచ్చారు. తర్వాత మునసబుగారిచే చాకలి లింగయ్య, గుండా గురవయ్య, కట్టా వెంకట్రామయ్య గార్లను పిలిపించాలనివారందరినీ "మీ ఇండ్లలో నైజాంవాళ్ళు దాక్కున్నారు. పట్టివ్వండి లేకపోతే ఏం చేస్తామో తెలుసా?" అంటూ

(మిగతా 8 వ పేజీలో)

సోవియటు పట్ల భారత జాతీయ ప్రభుత్వ కృతజ్ఞత

లండన్, మార్చి 16

సెప్టెంబరులో జరిగిన మిత్రరాజ్యసమితి మహాసభలో దక్షిణాఫ్రికా సమస్య మొదలైన వాటిమీద రష్యా, యుక్రెయిన్, వైట్‌రష్యా ప్రతినిధులు ఇండియా ప్రతినిధులకు పూర్తిగ తోడ్పడ్డారు. ఈ సహకారానికి భారత జాతీయ ప్రభుత్వం తరపున నెహ్రూ పండితుడు కృతజ్ఞతను తెలియజేశారు.

కృతజ్ఞతను తెలుపుతూ వైట్‌రష్యా విదేశాంగమంత్రికి రాసిన జాబులో నెహ్రూ ఇలా అన్నారు: "దక్షిణాఫ్రికా విషయంలో మిత్రరాజ్యసమితి నిర్ణయం ఆ సంస్థపట్ల భారతీయుల విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ప్రపంచ ప్రజల స్వాతంత్ర్యంకోసం, సమాన హోదాకోసం కృషిచేస్తున్నవారికి ప్రాతినిధ్యం అనే నమ్మకం కలిగిస్తుంది." ఈజాబును మాస్కోరేడియో ప్రకటించింది.

(మొదటిపేజీ తరువాయి)

"రావల్పిండిజిల్లాలో కొట్లాటలు వ్యాపించవని ఊరులేదు. ఇప్పుడు అటక్, ఝెలంజిల్లాలకుకూడ కొట్లాటలు వ్యాపించాయి. మంద్రా అన్న్యవట్టణంలో ఒక్క మనిషిలేడు. సర్వం నాశనమైపోయింది. వీధుల్లో ఇంకా శవాలు కుళ్ళిపోతున్నవి. రావల్పిండిలో 10 వేల మంది కాందిశీకులున్నారు. వీరిలో చాల మందికి పడుకువేందుకు తావులేదు."

రైలు దోపిడీ పంజాబ్ కొట్లాటలస్థితి

మియన్‌వాలీజిల్లాలో ఒక రైలును దోపిడీదారులు ఆపివేసి ప్రయాణికులను దోచివేశారు. అటక్‌జిల్లాలో పరిస్థితులింకా విషమంగానే ఉన్నవి. ఇళ్ళకు నిప్పులుపెట్టడం, లూటీలుసాగుతున్నవి.

షాహపూర్‌జిల్లాలో అర్వాల్‌అలీ గ్రామాన్ని దాడిచేయ వచ్చినవారిపై మిలిటరీ కాల్పులు సాగించింది.

రావల్పిండిజిల్లాలోని కాహుట తాలూకాలో ఇంకా తగాదాలు జరుగుతున్నవి.

ప్రజాశక్తి చందా

సంవత్సరం చందా	రు. 24—0—0
విడిపత్రిక	0—1—0
వారపత్రిక సంవ చందా	9—0—0
వారపత్రిక	0—3—0

జర్మనీలో బ్రిటన్ అమెరికా కూటమి

పోట్సుడం నిర్ణయాలకు విరుద్ధమని మొలొటావ్

మాస్కో, మార్చి 16

బ్రిటన్, అమెరికాలు జర్మనీలోని తమ తమ అధీన మండలాలను ఒక కూటమిగా ఏర్పరుస్తూ లోగడ ఒకఒడంబడికను కుదుర్చుకొన్నాయి. ఈ రెండు మండలాలను కలిపి ఒక ప్రత్యేక ఖండంగా పరిగణించడమూ, మిగతా మండలాలతో సంబంధాలు లేకుండా ఆంగ్లో అమెరికన్ గుత్త వ్యాపారుల చేతికింద వీటిని ఉంచి, ఒక్క పడమటి దేశాలతోనే వర్తక సంబంధాలను ఏర్పరుచుకోవడం దీని ఉద్దేశం

జర్మనీ అంతటినీ ఆర్థికంగా, రాజకీయంగా ఏక ఖండంగా చేయడానికి కృషిచేయాలి అన్న పోట్సుడం నిర్ణయానికి ఈ ఏర్పాటు పూర్తిగా విరుద్ధమనీ, కాబట్టి దానిని రద్దు చేయవలసిందనీ మొలొటావ్ ఈవేళ విదేశాంగమంత్రుల సభలో ప్రతిపాదించాడు.

ఈ ప్రతిపాదన జరక్కపూర్వం బెవిన్ ఇలా అన్నాడు: "మాకు అంగీకారం కాగల షరతులపై జర్మనీని ఆర్థికంగా ఒకఖండంగా చేయగల ఒడంబడిక కుదిరేవరకు ఆంగ్లో-అమెరికన్ ఏర్పాటు అమలులో ఉండవలసిందే." జర్మనీ ఇచ్చుకోవలసిన యుద్ధనష్ట పరిహారాలను గురించి ఇదివరకు జరిగిన నిర్ణయాలు ఆచరణ సాధ్యంగాలేవనీ, వాటిని మార్చాలనీకూడా బెవిన్ సూచించాడు.

మొలొటావ్, తన ప్రతిపాదనచేస్తూ ఈ వాదనలను ఖండించాడు. రష్యాకు జర్మనీ ఇవ్వవలసిన యుద్ధనష్టపరిహారం గురించీ, రూర్ రాష్ట్రాన్ని బ్రిటన్, అమెరికా, ఫ్రాన్సు రష్యాల సంయుక్త కంట్రోలుకింద ఉంచడం గురించీ నొక్కిచెప్పాడు.

"బ్రిటన్ రూర్ బొగ్గు ఉక్కు పరిశ్రమలను స్వాధీనం చేసుకొంది. ఫ్రాన్సు సార్ రాష్ట్రాన్ని జర్మన్ ఆర్థికవ్యవస్థనుండి విడదీసింది. బ్రిటన్‌తో కూటమిని ఏర్పాటుచేసుకొని అమెరికా, జర్మనీని ఏకఖండంగా నిర్మించాలన్న నిర్ణయాన్ని భంగపరిచింది. రెండు ప్రభుత్వాలూ పోట్సుడం నిర్ణయాలను భంగపరుస్తున్నాయి" అని మొలొటావ్ విమర్శించాడు.

అమెరికామంత్రి బెవిన్‌తో ఏకీభవించాడు. ఫ్రాన్సుమంత్రి రేపు మాట్లాడుతాడట.

అఖిల ఆసియాదేశాల మహాసభ

భారతీయప్రతినిధుల నియామకం

న్యూఢిల్లీ, మార్చి 16

అఖిల ఆసియాదేశాల మహాసభలో భారత ప్రతినిధులుగా పాల్గొనేటందుకు 60 మంది ప్రతినిధుల పట్టిక నేడు ప్రకటించబడింది. శ్రీమతి సరోజినీదేవి ప్రతినిధివర్గానికి నాయకత్వం వహిస్తారు.

ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్, నేపాల్ మొదలగు దేశాల ప్రతినిధులు అప్పుడే న్యూఢిల్లీ చేరుకున్నారు.

సమావేశంలో పాల్గొనడానికి ఆహ్వానించబడిన 5 సోవియటు దేశాలనుండి ప్రతినిధులు 17 మంది మాస్కోనుండి బయలుదేరారు.

శాంతికి భంగకరం

మిత్రరాజ్య సమితి పట్ల అమెరికా వైఖరిపై పార్లమెంటు లేబరు సభ్యుల ఖండన

లండన్, మార్చి 17

బ్రిటిష్ కామన్సు సభలో ఈవేళ ట్రూమన్ ప్రకటనపై ప్రశ్నోత్తరాలు జరిగాయి. చాలమంది లేబరు పార్టీ సభ్యులు తీవ్ర నిరసనను సూచిస్తూ ప్రశ్నలు కురిపించారు.

థామస్ డ్రిబర్గ్ అనే లేబరు సభ్యుడు "అమెరికా గ్రీసు, టర్కీ అంతరంగిక విషయాల్లో ఆర్థికంగా, మిలిటరీ రీత్యా జోక్యం కలిగించుకొంటుంది. ట్రూమన్ ప్రకటన ఆగ్నేయ యూరప్‌లోని ప్రజారాజ్యాలపై యుద్ధప్రకటనలాఉంది. దీనినిగురించి బ్రిటిష్ ప్రభుత్వంతో ముందుగా మాట్లాడారా?" అని అడిగాడు.

బ్రిటిష్‌ప్రభుత్వంతరపున హెక్టార్ మాక్‌నీల్ జవాబుచెబుతూ, "ట్రూమన్ తన ప్రకటనను గురించి బ్రిటన్‌తో సంప్రదించలేదు." అని బయటపెట్టాడు. "అమెరికా ఆ రెండు దేశాలనూ అత్యవసర సమయంలో ఆదుకుంటూంది." అని ట్రూమన్ ప్రకటనవల్ల బ్రిటిష్ ప్రభుత్వ ఆమోదాన్ని స్పష్టం చేశాడు.

విలియంవార్బీ అనేమరొక లేబరుసభ్యుడు ఇలా అడిగాడు.

"అమెరికామిత్రరాజ్యసమితిని త్రోసిరాజనడంవల్ల ప్రపంచ శాంతికెంత దెబ్బతగులుతుందో గుర్తించారా? మిత్రరాజ్య సమితి అధికారానికి దెబ్బతగలకుండా చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందా?"

ఈ ప్రశ్న అడిగినప్పుడు లేబరుసభ్యుల్లో అత్యధిక సంఖ్యాకులు హర్షధ్వానాలుచేశారు. కన్సర్వేటివ్‌లు ఆక్షేపిస్తూ కేకలువేశారు.

మాక్‌నీల్ దీనికి జవాబు చెప్పలేదు.

సిడ్నీ సిల్వర్మాన్ అనే మరొక లేబరు సభ్యుడు ఇలా అడిగాడు: "ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తగిన మార్పులు జరగకుండానే గ్రీసు ప్రభుత్వానికి అమెరికా సహాయం చేయడానికి పూనుకుంటే చాల అనర్థకం జరుగుతుంది, అని మితవాదపక్షానికి చెందిన మాజీ గ్రీకు విదేశాంగమంత్రి అన్నారు. కాబట్టి, అమెరికా ఏమి చేయదలచుకున్నా అంతర్జాతీయ ఒడంబడిక ద్వారానే చేయవలసిందని బ్రిటిష్‌ప్రభుత్వం కోరుతుందా?"

మాక్‌నీల్: "ఈ విషయంలో యిలా చేయండి, అలాచేయండి అని అమెరికా ప్రభుత్వానికి సలహాలివ్వడం సబబుకాదు."

హెర్వెవ్ ఆస్టిన్ అనే లేబరుసభ్యుడు: "గ్రీసు, టర్కీలకు అమెరికా మిలిటరీ సహాయంచేస్తే చాల విషమస్థితులు ఏర్పడగలవు. కాబట్టి, ఈ విషయమై పునరాలోచించవలసిందిగా అమెరికాను కోరకూడదా?"

మాక్‌నీల్ ఈ సూచనను నిరాకరించాడు.

లేబరుపార్టీలోని అభివృద్ధినిరోధక వర్గానికి చెందిన ఎర్నెస్టు థర్టిల్, కన్సర్వేటివ్ సభ్యుడు మేజర్ గైలాయిడ్ మాత్రమే అమెరికా చర్య మహత్తరమైనదనీ, ప్రజాతంత్రాన్ని, నాగరకతను కాపాడగలదనీ ప్రశంసించారు. కన్సర్వేటివ్‌లు ఈ మాటలకు హర్షధ్వానాలు చేశారు.

మాక్‌నీల్ ఇలా ముగించాడు:

"అమెరికా కాంగ్రెసు ఇంకా ఏమీ తేల్చలేదు. కాబట్టి ఇప్పట్లో పూర్తి ప్రకటనను చేయజాలను. మార్చి 31 తరువాత బ్రిటన్ గ్రీసు కెలాంటి సహాయమూ చేయజాలదనీ, టర్కీ అవసరాలను అవశ్యం తీర్చలేదని స్పష్టమయిన దగ్గర్నుంచీ అమెరికా ఈ రెండు దేశాలవిషయమై ఆలోచిస్తూ వచ్చింది. ఆ తరువాత ట్రూమన్ ప్రకటనను గురించి అందరికీ తెలును. అమెరికా ప్రభుత్వం ... చేయదలచిన సహాయానికి షరతులేవైనా పెట్టారేమో మాకు తెలియదు. ఈ విషయాన్నిగురించి బ్రిటిష్ ప్రభుత్వం ... తర ప్రకటనచేయవలసిన అవసరంలేదు."

అమెరికా కమ్యూనిస్టుపార్టీ ఖండన

అమెరికా కమ్యూనిస్టుపార్టీ పత్రిక 'డెయిలీ వర్కర్' ట్రూమన్ ప్రకటనను ఖండిస్తూ ఇలా రాసింది:

"ఈరోజు (ట్రూమన్ ప్రకటనచేసినరోజు) అమెరికా దేశమంతా సిగ్గుతో తలవంచుకోవలసినరోజు.

"పెట్టుబడిదారీవర్గాలు, ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో నూనె పరిశ్రమను స్థాపించిన 'స్టాండర్డ్ ఆయిల్‌ట్రస్టు' చేతిలో కీలుబొమ్మ అయిపోయాడు, అమెరికా అధ్యక్షుడు. రూజ్‌వెల్టు ... స్థిరశాంతిని కాంక్షించి ... రూపొందించిన పంథాను పూర్తిగా విసర్జించాడు. ... సామ్రాజ్యమనే ఎండమావులనుచూపి అమెరికా ప్రజలను గోతిలో త్రోయడానికి తెగిస్తున్నారు.

"అటు మాస్కో సమావేశం జరుగుతూండగనే ఈ ప్రకటన చేయడంలో అమెరికా ప్రభుత్వ ఉద్దేశం స్పష్టమయినది. సమావేశ వాతావరణాన్ని విషపూరితంచేసి, శాంతిఒడంబడిక కుదరకుండా చేయడమే దీనివుద్దేశం."

ఫ్రాన్సును తనతో కలుపుకోడానికి బ్రిటన్ పన్నాగాలు

మాస్కో, మార్చి 17

"ఫ్రెంచి యుద్ధ పరిశ్రమలను తమ పెత్తనం కిందికి తెచ్చుకోడానికి బ్రిటన్ పెట్టుబడిదారీవర్గాలు కుట్రలు పన్నుతున్నారని 'ప్రవ్దా' పత్రిక బెల్జియం విలేఖరి రాస్తున్నాడు.

ఫ్రెంచి ఆయుధనిర్మాణం బ్రిటిష్ స్థాయను సమపరించి జరిగేలా ఒక ఒడంబడికను కుదుర్చుకోడానికున్నూడా బ్రిటిష్ సామ్రాజ్యవాదులూ, ఫ్రెంచి అభివృద్ధినిరోధక మిలిటరీవర్గాలూ ప్రయత్నిస్తున్నాయని 'ప్రవ్దా' విలేఖరి ప్రకటించాడు.

తమవద్దనుండి ఫ్రాన్సు కొన్నిఆయుధాలను కొనడంతో బ్రిటిష్ మిలిటరీ వర్గాలు సంతృప్తి పడడంలేదనీ, రెండు దేశాల యుద్ధ పరిశ్రమలమధ్య పూర్తి ఏకీభావానికి ఫ్రాన్సుచేత ఒప్పించడానికి ఒత్తిడి తెస్తున్నారనీ తెలిపాడు.

బ్రిటిష్ మిలిటరీ యంత్రం అమెరికా మిలిటరీ శిల్పాలకు ఇదివరకే పూర్తిగా ముడిపడి పోయింది. ఇప్పుడు ఫ్రాన్సును తమతో ముడిపెట్టుకోడానికి ప్రయత్నిస్తున్నారు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు. చర్చిల్ యొక్క పడమటిరాజ్యాల కూటమి ప్లానును ఈ విధంగా కొనసాగించ జూస్తున్నారు.

ఫోన్ నెం. 128 జైహింద్ టెలిగ్రామ్సు "నాన్ టి సేట్"

షా. గణపత్ దేవరాజ్, బెజవాడ.

(మునిసిపల్ ఆఫీసు ఎదుట)

ఇప్పుడే మాకు "ఎవర్ షార్ప్‌గోల్డు క్యాప్" పెన్ను వచ్చినవి.

సంవత్సరాది కానుకలకు ఉపయోగించు వారికి తక్కువ ధరలకు యివ్వబడును.

Edited, Printed & Published by Katragadda Rajagopala Rao at the Prajasakti Press, Mogalrajapuram, Bezwada.

END OF ISSUE